ముఠిసిన మువ్వన్నెల జెండా

సాక్షి నెట్‌వర్క్: చొప్పదండి, హుజూరాబాద్, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు జాతీయపతాకం ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూల్, కాలేజీలు, సంఘాలు, పార్టీ ఆఫీసుల వద్ద వేడుకలు జరిగాయి. విద్యార్థులతోపాటు పలువురికి ఆటలపోటీలు నిర్వహించి గెలుపొందినవారికి బహుమతులు, నగదు అందజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అక్కడక్కడ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.



సాక్షి యూనిట్ కార్యాలయం ఆవరణలో జెండా ఎగురవేస్తున్న బ్రాంచ్ మేనేజర్ వైద శ్రీనివాస్

తిమ్మాపూర్: మండల కేంద్రంలోని సాక్షి యూనిట్ కార్యాలయం ఆవరణలో బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ రిపోర్టర్ బత్తుల రాకేశ్, సబ్ ఎడిటర్ బోయిని సంపత్, సిబ్బంది, సెక్యూరిటీ తదితరులు పాల్గొన్నారు.



మానకొండూర్: జాతీయ జెండాకు వందనం చేస్తున్న తహసీల్దార్ రాజేశ్వరి, తదితరులు



చొప్పదండి: జాతీయ జెండా ఎగురవేస్తున్న మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తదితరులు



శంకరపట్నం: కేశవపట్నం మార్కెట్ ఆవరణలో వైస్ చైర్మన్ తిరుపతి, తదితరులు



ఇల్లందకుంట: జెండా వందనం చేస్తున్న ఎస్సై రాజ్‌కుమార్, సిబ్బంది



గన్నేరువరంలో ఎస్సై నరేశ్, సిబ్బంది



జమ్మికుంటలో కమిషనర్ ఎండీ అయాజ్, తదితరులు



హుజూరాబాద్: వేడుకల్లో కిట్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు



హుజూరాబాద్: అంబేడ్కర్ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు..



ఇల్లందకుంటలో తహసీల్దార్ రాణి, సిబ్బంది



గంగాధర: జెండా వందనం చేస్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, తదితరులు



ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో..



శంకరపట్నం: విద్యార్థులకు నోటుబుక్స్ అందిస్తున్న ఎంపీడీవో కృష్ణప్రసాద్



తిమ్మాపూర్: జెండా ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో విజయ్‌కుమార్



మానకొండూర్: వ్యవసాయ కార్యాలయం వద్ద చైర్మన్ మర్రి ఓదెలు



గంగాధర: ఎస్సార్ ప్రైమ్ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న జోనల్ ఇన్‌చార్జి తిరుపతి



తిమ్మాపూర్: అలుగునూర్ ఎస్సార్ కాలేజీలో జెండా ఎగురవేస్తున్న ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి

క్లుప్తంగా

టీపీటీఎల్ఏ ఎన్నికలు

జమ్మికుంట: పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆదివారం హుజూరాబాద్ టీపీటీఎల్ఏ (తెలంగాణ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్) ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ అధికారి డాక్టర్ సంపత్‌రావు, కమిటీ సభ్యులు కొండ విజయ్, చుక్క భాస్కర్, నల్ల శ్రీనివాస్‌రెడ్డి, చింత రాజేందర్, మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా రెహమాన్ గెలుపొందాడు. ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి రెహమాన్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ శ్రీపతి నరేష్, కార్మిక సంఘం నాయకుడు సామ్రాజ్యం, ఎన్నికల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

మన్నెంపల్లిలో క్రికెట్ టోర్నీ



టీషర్టులు అందిస్తున్న ఏకానందం, దేవేందర్‌రెడ్డి

తిమ్మాపూర్: మన్నెంపల్లిలో మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్ ఆధ్వర్యంలో పొన్నం చంద్రయ్యగౌడ్ జ్ఞాపకార్థం నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టులు అందజేశారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. మాజీ సర్పంచ్ అంజయ్య, శ్రావణ్, శంకర్, గంగాధర్, రాజయ్య, కిరణ్, సంపత్, శ్యామ్, కొమురయ్య, వేణు కుమార్, రాజు, సదయ్య, శ్రీకాంత్, కిషోర్, తిరుపతి, అనిల్, సంపత్, సంజయ్, అజయ్, రమేష్, సాగర్, సంపత్, వినీత్, రమేష్, శ్రీధర్, మల్లయ్య, నవీన్ పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరం



రక్తదాన శిబిరంలో నిర్వాహకులు

తిమ్మాపూర్: మండలంలోని రామకృష్ణకాలనీ సుభాష్‌నగర్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుభాష్‌నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఉషారాణి, కమిటీ అధ్యక్షుడు కొమ్మెర రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దావు సంతోష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఆవుల తిరుపతి, దావు సంపత్‌రెడ్డి, కొమ్మెర మల్లారెడ్డి, ప్రణీత్ రెడ్డి, వేల్పుల ఓదెలు యాదవ్, మాచర్ల అంజయ్య, అల్వాల అనిల్, అలవాల సంపత్, అల్వాల కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

చొప్పదండి: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఖిట్యాలపల్లి గ్రామంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు.

గంగాధర: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. కురిక్యాలలో పథకాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కొంతమంది ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారి మాటలు నమ్మొద్దన్నారు.



గంగాధర: ప్రొసీడింగ్స్ అందిస్తున్న ఎమ్మెల్యే సత్యం

రామడుగు: మండలంలోని దేశరాజ్‌పల్లిలో పథకాలకు సంబంధించి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మండల ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్ అందజేశారు.

అర్హులందరికీ పథకాలు

హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తుందని, వందశాతం హామీలను అమలు చేస్తుందని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ అన్నారు. ధర్మరాజుపల్లిలో నాలుగు పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్డీవో రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు , రేషన్ కార్డులు, రైతు భరోసా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామన్నారు.

ఇల్లందకుంట: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. మండలంలోని భోగంపాడు లో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో పుల్లయ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

సైదాపూర్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతుందని సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. వెన్కెపల్లి జీపీ ఆవరణలో నాలుగు పథకాలకు సంబంధించి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.

ప్రొసీడింగ్స్ అందజేత

మానకొండూర్: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ముంజంపల్లిలో నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి మంజూరు పత్రాలు అందించారు.

చిగురుమామిడి: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్‌దేశాయ్ అన్నారు. గునుకులపల్లెలో సంక్షేమ పథకాలను వారు ప్రారంభించారు.

గన్నేరువరం: గుండ్లపల్లిలో లబ్ధిదారులకు మండల ప్రత్యేకాధికారి రామానుజాచార్యులు, తహసీల్దార్ నరేందర్, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో కిరణ్మయి, ఏపీవో స్వాతి, ఆర్ఐ తదితరులు పథకాల ప్రొసీడింగ్స్ అందజేశారు.

శంకరపట్నం: మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అధికారులు అందించారు. ఉత్తమ ఉద్యోగి అవార్డులు పొందిన ప్రత్యేక అధికారి నాగార్జున, ఎంపీవో ప్రభాకర్‌ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.



శంకరపట్నం: ప్రొసీడింగ్స్ అందిస్తున్న అధికారులు

తిమ్మాపూర్: కొత్తపల్లిని వందశాతం నాలుగు పథకాల లబ్ధిదారుల గ్రామంగా ఎంపిక చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల ప్రత్యేక అధికారి డీపీవో రవీందర్, ఎంపీడీవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.

నాయకుల సంబరాలు

హుజూరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. మాదిగల అభివృద్ధి, సంక్షేమం కోసం 30 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు ప్రధానం చేయడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

రామడుగు: గోపాల్‌రావుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద మాదిగ కుల, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు సంబరాలను జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

గన్నేరువరం: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్నేరువరంలో మంద కృష్ణమాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.



హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న నాయకులు

జమ్మికుంట: నియోజకవర్గ కళాకారుల ఇన్‌చార్జి శిరీష, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ చౌక్ వద్ద మంద కృష్ణ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

మడిపల్లి రైల్వేగేటు 4 రోజులు మూసివేత

జమ్మికుంట: జమ్మికుంట, మడిపల్లి గ్రామాల మధ్య 20వ లెవెల్ క్రాసింగ్ మరమ్మతుల నిమిత్తం నాలుగు రోజుల పాటు రైల్వే గేటు మూసివేస్తున్నట్లు ఖాజీపేట నార్త్ రైల్వే అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పనులు జరుగుతాయని, మడిపల్లి, జమ్మికుంట పట్టణ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రయాణించాలని సూచించారు.

క్షీరాభిషేకం



క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

గన్నేరువరం: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారరం క్షీరాభిషేకం చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి సునీల్, ఎస్సీ, బీసీ, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అనిల్, మల్లేశం, చంద్రారెడ్డి, గ్రామ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్, పర్శరాం, అనిల్, సంపత్‌రెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల అభివృద్ధికి కృషి

జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువులు, గణతంత్ర వేడుకల్లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి సహకారంతో దుస్తులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం అభినందనీయమని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.

కిరాణ దుకాణంలో చోరీ

శంకరపట్నం: కేశవపట్నం శివారులోని కిరాణం దుకాణంలో చోరీ జరిగింది. ఎస్సై రవి తెలిపిన వివరాలు..గ్రామానికి చెందిన గుర్రం అనిత శనివారం హన్మకొండలో శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం వచ్చి చూడగా దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. శనివారం రాత్రి దుకాణంలో దాచిన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాన్లు ఎత్తుకెళ్లారని, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. దుకాణాన్ని హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకట్ ఎస్సై రవితో పరిశీలించారు.

కేసు నమోదు

జమ్మికుంట: మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన కొడారి సతీశ్‌ను లిఫ్ట్ అడిగిన గాజుల ఓదెమ్మ బైక్‌పై మాచనపల్లికి వస్తున్న క్రమంలో అబాది జమ్మికుంట గ్రామానికి చెందిన జక్కె రాజేశ్ బైక్‌తో ఎదురుగా ఢీకొట్టాడు. దీంతో ఓదెమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఓదెమ్మ భర్త ఐలయ్య ఫిర్యాదుతో ఆదివారం బైక్‌తో ఢీ కొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు.

సంక్షిప్త వార్తలు

మల్లికార్జునస్వామిని దర్శించుకున్న కవ్వంపల్లి, రసమయి

గన్నేరువరం: మండలంలోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వామి వారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు, శాలువాలతో ఆలయ చైర్మన్ పర్శరాములు సన్మానించారు. వివిధ గ్రామాల నాయకులు, భక్తులు తరలివచ్చారు, చివరి రోజు మల్లన్న పెద్ద పట్నాలు, స్వామివారి కళ్యాణం, అభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గన్నేరువరం మండల అధ్యక్షులు ఉపేందర్‌రెడ్డి, వెంకన్న, యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రేణుక, మహిళా విభాగం అధ్యక్షురాలు నవీన, రాములు, రవీందర్‌రెడ్డి, సునిల్, అంజనేయులు, సుధాకర్, సురేశ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌కార్డులపై చర్చకు సిద్ధమా..?

గన్నేరువరం: బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనే ఆరోపణలు అవాస్తమని పార్టీ యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం మాట్లాడారు. 2021లో మండలంలో దాదాపు వెయ్యి మందికి రేషన్‌కార్డులను అందజేశామని, మిడ్ మానేరు ప్రాజెక్టు ద్వారా పంటల పొలాలకు సాగు నీరు, గన్నేరువరం మండల కేంద్రం ఏర్పాటు ఘనత బీఆర్ఎస్‌దేనని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని, గణతంత్ర వేడుకల సందర్భంగా నాలుగు పథకాలను అన్ని గ్రామాల్లో అమలు చేస్తామని ఆయా మండలాల్లో ఒక్క గ్రామంలోనే ప్రారంభించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మాటల్లో కాకుండా చేతల్లో పాలన చూపించాలని కోరారు.

నిత్యావసర వస్తువుల పంపిణీ

చొప్పదండి: మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్ పారిశుధ్య కార్మికులకు మాడూరి అంజయ్య జ్ఞాపకార్థం ఆదివారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్‌పర్సన్ గుర్రం నీరజ, ఇప్పనపల్లి విజయలక్ష్మి, నాయకులు కొట్టె ఆశోక్, సత్యనారాయణ, అనిత, మహేష్, గంగయ్య, గంగారెడ్డి, ఆనందం, మహేష్, సాంబయ్య పలువురు పాల్గొన్నారు.

విద్యార్థులకు వాటర్ బాటిళ్లు అందజేత

రామడుగు: మండలంలోని వెలిచాల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు సేవా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సీలింగ్ ఫ్యాన్లు బహూకరణ

చొప్పదండి: పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ పాఠశాలకు పట్టణానికి చెందిన కట్ట శేషమునాచారి దంపతులు ఆదివారం ఆరు సీలింగ్ ఫ్యాన్లు వితరణ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాస్, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పారిశుధ్య ఆటోలు ప్రారంభం



హుజూరాబాద్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతన పారిశుధ్య ఆటోలను మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గందె రాధిక ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకవర్గ ఆమోదంతో ఎనిమిది పారిశుధ్య ఆటోలను కొనుగోలు చేశారు. అనంతరం మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సీనియర్ సహాయకులు శ్రీకాంత్, ఎన్. అశ్వినీ గాంధీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిషన్‌రావు తదితరులున్నారు.

జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

రామడుగు: మండలంలోని వెలిచాల సరస్వతి స్కూల్ విద్యార్థులు గణతంత్రదినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా స్థాయిలో రిలయన్స్ ఇండియా చేయింజ్ లెర్నింగ్ అకాడమీఫర్ సాఫ్ట్ స్కిల్స్ ఆధ్వర్యలో నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్‌లో వీర వర్షిణి బంగారు పతకం సాధించినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. వంగపల్లి విహాస కన్సోలేషన్ బహుమతి, రూబిక్ క్యూబ్‌లో బుర్ర కార్తీక్, దైవాల రాము, దైవాల ప్రనీష్, ఉప్పు హరికుమార్, బొల్లబత్తిని అక్షిత్ కన్సోలేషన్ బహుమతులను సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను కరస్పాండెంట్ శ్రీనివాస్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం అభినందించారు.